క్లుప్తంగా

ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి



సూర్యనారాయణరెడ్డిని సన్మానిస్తున్న సీఐ అశోక్‌కుమార్

కొత్తూరు: ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని సీఐ అశోక్‌కుమార్ అన్నారు. కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఐదు సంవత్సరాల పాటు ఏఎస్‌ఐగా పనిచేసిన సూర్యనారాయణరెడ్డి పదవీ విరమణ పొందారు. దీంతో శుక్రవారం స్థానిక వాసవీ కళ్యాణమంటపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. సభలో సీఐ, ఉరుకుంద చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ సూర్యనారాయణరెడ్డి సేవలను కొనియాడారు. అనంతరం సూర్యనారాయణరెడ్డి దంపతులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ పాల్ దినకర్, ఆయా పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మార్చాలి



పెచ్చులూడిన పైకప్పును చూపిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణంలోని ఎస్సీ బాలుర కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని తక్షణమే వేరేచోటికి మార్చాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం వసతి గృహాన్ని పరిశీలించి వారు మాట్లాడారు. గదులలో పైన పెచ్చులూడి కింద పడుతున్నాయని తెలిపారు. వర్షాకాలం ఎప్పుడు ఏలాంటి ప్రమాదాలు ముంచుకు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని, అధికారులు స్పందించి వసతిగృహాన్ని వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమములో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శశిధర్, నాగరాజు, రాజు, మహేష్, గౌస్, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి



మృతి చెందిన గొర్రెలు

కోసిగి: మండల పరిధిలోని గొడుగల్లు గ్రామ సమీపంలో పొలాల్లో నిలిపిఉంచిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. కోసిగికి చెందిన పీక లబెట్ట మహేంద్ర శుక్రవారం యథావిధిగా గొర్రెలను మేపడానికి వెళ్లారు. గొడుగల్లు గ్రామ సమీపంలో గొర్రెల మందను నిలిపి పక్కకు వెళ్లారు. మంద వద్ద ఎవరూ లేని సమయంలో కుక్కలు దాడి చేశాయి. కాపరి తిరిగి మంద వద్దకు వచ్చి చూసేసరికి 20 గొర్రెలు మృతిచెంది కనిపించాయి. దాదాపు రూ.2 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు.

కంప్యూటర్ స్కిల్స్ పెంచుకోవాలి



మాట్లాడుతున్న రావూస్ కళాశాల సీఈఓ తిరుమల్‌రెడ్డి

ఎమ్మిగనూరు టౌన్: ప్రతి ఒక్క విద్యార్థి కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నికల్ స్కిల్స్ మెరుగుపరుచుకొని తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని రావూస్ డిగ్రీ కళాశాల సీఈఓ తిరుమల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక కళాశాలలో కామర్స్ కోర్స్ విద్య, ఉద్యోగ,ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామర్స్‌పై విద్యార్థులు భయం వీడాలని సూచించారు. అనంతరం జీఎస్టీ కన్సల్‌టెంట్ సాంబశివ కామర్స్ కోర్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ఇర్ఫాన్, బీకాం హెచ్‌ఓడీ విజయ్‌కుమార్, అధ్యాపకులు వీరేష్, రామకృష్ణ, నందిని, విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

నాటుసారా స్థావరాలపై దాడులు

పత్తికొండ (ఆళ్లగడ్డ): స్థానిక సెబ్ స్టేషన్ పరిధిలోని జెఎం తండా పరిసర ప్రాంతాల్లో దాడులు చేసి 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోవడంతో పాటు తయారీకి సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు సెబ్ సీఐ సువర్ణ తెలిపారు. జెఎం తండా పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేయగా బట్టీ దగ్గర ఉన్న వ్యక్తులు పారిపోయారన్నారు. దీంతో 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, బిందెల్లో ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లపు ఊటను పారబోశామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మట్టి గణేశుడికే జై కొడదాం

- ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పర్యావరణానికి ముప్పు
- మట్టి విగ్రహం అన్ని విధాలా మేలు



గోనెగండ్ల: వారం రోజుల్లో ఊరూరా బొజ్జగణపయ్యలు కొలువు దీరనున్నారు. ఇప్పటికే నిర్వాహకులు విగ్రహాల ప్రతిష్ఠాపనకు మండపాలు ముస్తాబు చేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏటా 500కు పైగా విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసే గణపతులు ఆకర్షణీయంగా ఉండడంతో అధిక శాతం మంది వాటికే ఆసక్తి చూపిస్తారు. అయితే, అవి పర్యావరణానికి హానికరమని మట్టి గణపతులను పూజించడమే శ్రేయస్కరమని అధికారులు, వేదపండితులు చెబుతున్నారు. వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచేనని దీనికి సంబంధించి పురాణ గాథను కూడా వివరిస్తున్నారు. గణనాథుడిని పూజించే 21 రకాల పూజాపత్రాలు కూడా మట్టి నుంచే ఉత్పత్తి అవుతాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన గణనాథులను నిమజ్జనం చేయడంతో కాలువలు, నదుల్లో నీళ్లు కలుషితమవుతాయి. ఇవి నీటిలో కరుగవు. ఈ నీళ్లు ఎవరైనా తాగితే అనారోగ్యాల బారిన పడుతారు. అదే మట్టి గణనాథులైతే చెరువుల్లో దొరికే బంక మట్టితో తయారవుతాయి. ఇవి మట్టి నీళ్లల్లో సులువుగా కరుగుతాయి. నీటి కలుషితానికి, పర్యావరణ కాలుష్యానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మట్టిగణనాథులనే ప్రతిష్ఠించి పూజించాలని అధికారులు, వేద పండితులు సూచిస్తున్నారు. దీనిపై ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.

మట్టి విగ్రహాలే శ్రేష్ఠం



మట్టి విగ్రహాలే పూజకు శ్రేష్ఠం. రసాయనాలతో తయారుచేసే పీఓపీ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జం చేస్తే ఆ నీరు కలుషితమవుతుంది. ఆ నీటిని పశువులు తాగితే వ్యాధుల బారిన పడతాయి. అటువంటి విగ్రహాలను పక్కన పెట్టి మట్టి విగ్రహాలను వాడడం వలన మానవళికి కూడా ముప్పు కలగదు. ఈ ఏడాది ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలి.

– శివయ్యస్వామి, వీరశైవమఠం పీఠాధిపతి, గోనెగండ్ల

అవగాహన కల్పించాలి



చాలా గ్రామాల్లో రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలనే వాడుతున్నారు. ముఖ్యంగా అధికారులు అవగాహన కల్పించకపోవడంతోనే ఇలా జరుగుతుంది. పీఓపీ విగ్రహాల వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అప్పుడు వారిలో మార్పు వస్తుంది. త్వరలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.

– మునిస్వామి, పూజారి, గోనెగండ్ల

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్



నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చిన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఎమ్మిగనూరుటౌన్: స్థానిక మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈనెల 21, 22వ తేదీల్లో కళాశాలను నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిషన్ కౌన్సిల్ (నాక్) టీమ్ మణిపూర్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, డీన్ అయిన ప్రొఫెసర్ గోపాల్‌కుమార్ నిరవుల ఛేత్రి, నాక్ సభ్యులు కో–ఆర్డినేటర్ అస్సాం రాష్ట్రంలోని తేజ్పూర్ యునివర్సిటీ ప్రొఫెసర్ మృనైకుమార్ శర్మ, సారా టక్కర్, తమిళనాడుకు చెందిన జాస్మిన్ మధియలగన్ కళాశాలను తనిఖీ చేసి వసతులు, విద్యాబోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు రక్షణగా సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు మంచి విద్యాప్రమాణాలతో కళాశాలను కొనసాగిస్తుండటం, విశాలమైన క్రీడామైదానం, కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వెళ్లే విద్యార్థులకు జాబ్‌మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రిన్సిపాల్, అధ్యాపకుల పాత్రను నాక్ బృందం ప్రశంసించి ఏ గ్రేడ్‌కు సిఫారసు చేసింది. దీంతో కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ రావడంతో అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ కళాశాలకే నాక్ ఏ గ్రేడ్ లభించినట్లు ప్రిన్సిపాల్ మహబుబ్‌బాషా తెలిపారు.

రేపు దొడ్జిబాల్ పోటీలకు ఎంపిక

ఆదోని సెంట్రల్: సెప్టెంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పాండిచేరిలో జరిగే జాతీయ స్థాయి దొడ్జిబాల్ పోటీలకు సెప్టంబర్ 1వ తేదీ ఆదివారం ఎంపిక జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ దొడ్జిబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కంబిరెడ్డి, కార్యదర్శి సాబీర్ అహ్మద్ తెలిపారు. ఎస్‌కేడీ కాలనీ విజయలక్ష్మీ నర్సింగ్ హోమ్ సమీపంలో ఉన్న పాఠశాల ఉన్నత పాఠశాల ఆవరణలో సబ్ జూనియర్స్ బాలుర జట్టుకు ఎంపిక జరుగుతుందన్నారు. ఉదయం 10గంటలకు జరిగే ఈ సెలక్షన్‌లో సబ్ జూనియర్స్‌లో పాల్గొనే బాలురు 30.09.2007 తర్వాత జన్మించి ఉండాలన్నారు. సెలక్షన్‌లో పాల్గొనదలచిన వారు తప్పకుండ డేటా ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ (పుట్టిన తేదీ సర్టిఫికెట్) తీసుకుని రావాలని సూచించారు.

కర్ణాటక మద్యం స్వాధీనం



పట్టుబడిన మద్యంతో సెబ్ సీఐ మహబూబ్ బాషా,ఎస్‌ఐ రమేష్ బాబు

కోసిగి: అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కోసిగి సెబ్ సీఐ మహబూబ్ బాషా, ఎస్‌ఐ రమేష్ బాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. కోసిగి మండలం కందుకూరు గ్రామ సమీపంలో రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మూడు బైక్‌లపై వేర్వేరుగా మద్యం తలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామానికి చెందిన జీకే నరసింహులు, కాకం గారి జగదీష్, తలారి గంగన్నల నుంచి మొత్తం 2880 టెట్రా ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి బైక్‌లను సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో సెబ్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, కానిస్టేబుళ్లు నాగరాజు, మధుసూదన్ పాల్గొన్నారు.

2 నుంచి రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులు



పోస్టర్లు విడుదల చేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

ఆదోని రూరల్: సెప్టెంబర్ 2, 3, 4, 5 తేదీల్లో అనంతపురం నగరంలో జరిగే పీడీఎస్‌యూ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులు, జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు అఖండ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నామన్నారు. యూనివర్సిటీలు అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు రసూల్, మహేష్, పవన్, నరసింహులు, అయాజ్‌అహ్మద్, దేవరాజ్, రామ్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మిగనూరు టౌన్: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్రబాబు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అనంతపురంలో నిర్వహించనున్న విద్యా వైజ్ఞానిక తరగతుల పోస్టర్లను స్థానిక బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. కేంద్రం నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలో ఆహ్వానించడం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలకు అధిక బడ్జెట్ కేటాయించాలని, ఖాళీగా వున్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలన్నారు. దానికి సంబంధించిన జీఓలు 84,85,117లను వెంటనే రద్దు చేయాలన్నారు. అనంతపురంలో నిర్వహించే తరగతులకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు వినోద్, భరత్, అశోక్, మల్లి, ఖలీల్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

కోసిగి: విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం కార్మికులతో కలిసి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5వ తేదీన తిరుపతి ఎస్పీడీసీఎల్ ఆఫీసు వద్ద చేపట్టబోయే ధర్నాకు విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్, మీటర్ రీడర్స్, స్టోర్ హమాలీస్, బిల్ కలెక్టర్లు తదితర కార్మికుల సమస్యలపై ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. వాచ్‌మెన్ నుంచి షిఫ్ట్ ఆపరేటర్స్‌గా చేరిన కార్మికులకు పాత ఆపరేటర్స్‌లతో సమానంగా రూ.27,953 వేతనం ఇవ్వాలని కోరారు. ఐటీఐ విద్యార్హత కలిగిన వాచ్‌మెన్లను ప్రమోట్ చేసి రెగ్యులర్ వేతనం ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియమాకాలను వెంటనే చేపట్టాలని, కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి రాముడు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మిన్నెప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.

బైక్ చోరీ... కేసు నమోదు

ఆదోని అర్బన్: తన బైక్ చోరీకి గురైందని బాధితుడు జగదీష్ శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ తిరుపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 14న జగదీష్ రైల్వేస్టేషన్ బయట బైక్‌ను పార్కింగ్ చేశాడన్నారు. రైల్వేస్టేషన్ లోకి వెళ్లి పని ముగించుకొని తిరిగొచ్చేసరికి హోండా షైన్ బైక్ కనిపించలేదన్నారు.

ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

ఆదోని అర్బన్: మండలంలోని ధణాపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంబేద్కర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఈరన్న, వీరేష్, హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన వసంత ధణాపురం నుంచి ఆదోనికి ఆటోలో వస్తున్నారు. ధణాపురం గ్రామ సమీపంలో ఒక్కసారిగా అడ్డువచ్చిన కుక్కను తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడినట్లు ఔట్ పోస్టు కానిస్టేబుల్ తెలిపారు.

నేడు మున్సిపల్ మీట్

ఎమ్మిగనూరుటౌన్: స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ కేఎస్ రఘు తెలిపారు. సమావేశానికి కౌన్సిల్ సభ్యులందరూ హాజరుకావాలని ఆయన కోరారు.

నేడు పింఛన్ల పంపిణీ

గోనెగండ్ల: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శనివారం సామాజిక పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ఈనెల 31వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో 9,108 మంది పింఛన్‌దారులున్నారని, వీరికి మొత్తం రూ.3.89కోట్ల నగదు అందజేయనున్నట్లు చెప్పారు. శనివారం అందుబాటులో లేని వారికిసోమవారం రోజున పింఛన్ పంపిణీ చేస్తామన్నారు.

శిథిలావస్థలో బాపురం వంతెన

హాలహర్వి: మండలంలోని బాపురం–గూళ్యం వెళ్లే రహదారిలోని బాపురం కాలువపై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిని 50 సంవత్సరాల క్రితం నిర్మించారు. వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు పడిపోయాయి. ప్రస్తుతం కాలువలో భారీగా నీరు ప్రవహిస్తుంది. ఈ కాలువపై నుంచి మండలంలోని గూళ్యం గాదిలింగేశ్వరస్వామి ఆలయానికి ఆంధ్ర, కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలివస్తారు. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం చోటు చేసుకునే అవకాశముందని, అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

హంద్రీనీవా కాలువ కట్టకు మరమ్మతులు

కృష్ణగిరి: మండల కేంద్రం సమీపంలోనున్న హంద్రీనీవా ప్రధాన కాలువ కట్ట వారం రోజుల క్రితం వర్షపు నీటి ధాటికి దెబ్బతింది. దీంతో కట్టకు శుక్రవారం హెచ్‌ఎన్‌ఎస్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. డీఈ చెన్నయ్య ఆధ్వర్యంలో జేసీబీతో దెబ్బతిన్న కట్టకు పైపులు వేసి గండిని పూడ్చారు. మరోమారు భారీ వర్షం వచ్చి గ్రామంలోని నీరు వచ్చే అవకాశం ఉండటంతో కట్ట దెబ్బతినకుండా పైపులు వేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరించినట్లు డీఈ తెలిపారు.

పంటల్లో చీడపీడలను నివారించుకోవాలి

దేవనకొండ: పత్తి పంటలో ఆకుమచ్చ తెగులు, గులాబీరంగు పురుగు ఉధృతి అధికంగా ఉందని, నివారించుకోవాలని ఏఓ సురేష్‌కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని దేవనకొండ, కూకటికొండ తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన పత్తి, వేరుశనగ పంటలను పరిశీలించారు. ఆకుమచ్చ తెగులు నివారణకు కాంటాఫ్ 1 ఎం.ఎల్ ఒక లీటర్ నీటికి మరియు 19;19;19 5 గ్రాముల ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పత్తిలో గులాబీ రగు పురుగు నివారణకు మొదటగా లింగాకర్షక బుట్టలను ఎకరాకు 5 నుంచి 6 వరకు ఏర్పాటు చేయాలన్నారు. వేపనూనె (1000పీపీఎం) 5 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్పారు. 60 రోజుల పంటకు ప్రొఫెనోఫాస్ 2 ఎం.ఎల్ లీటర్ నీటిలో కలుపుకుని స్ప్రే చేయాలన్నారు. పేనుబంక ఉన్న పొలాల్లో హర్ క్లాస్ అనే మందును ఒక గ్రాము ఒక లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని వివరించారు.

నేడు బండలాగుడు పోటీలు

కృష్ణగిరి: మండలంలోని పెద్దొడ్డి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి పండుగ సందర్భంగా శనివారం సేద్యపు ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివ, రంగనాయకులు, గోకారి శుక్రవారం తెలిపారు. గెలుపొందిన వృషభాల యజమానులకు దాతల సహకారంతో వరుసగా రూ.10 వేలు, రూ. 7వేలు, రూ. 4 వేలు, రూ. 2 వేలు అందజేస్తామని చెప్పారు. వివరాలకు సెల్ 9573108946, 9963964592 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి





ఆదోని ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎదుట...

ఆదోని టౌన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగులు ఆదోని ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్షుడు ఆరోగ్యప్ప అధ్యక్షతన జరిగిన నిరసనలో కార్యదర్శి హరిబాబు, గ్యారేజీ సెక్రటరీ షరీఫ్ మాట్లాడారు. రాత్రి వేళల్లో డ్యూటీలు చేసే డ్రైవర్, కండక్టర్‌లకు అలవెన్స్, శాలరీతో పాటు ఇవ్వాలని, ఉన్నతాధికారులు జీవో ఇచ్చినా ట్రెజరీ అధికారులు తిరస్కరించడం సమంజసం కాదన్నారు. డీఏ అరియర్స్ సకాలంలో చెల్లించాలన్నారు. రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగికి సర్వీస్ బెనిఫిట్స్, షటిల్‌మెంట్, లీవ్ ఎన్‌కాష్‌మెంట్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళనలు ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కతాల్‌సాహెబ్, బాషా, చాంద్‌బాషా పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మిగనూరు టౌన్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని స్థానిక ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్యదర్శి ముస్తక్ అహమ్మద్ డిమాండ్ చేశారు. దీనిపై శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో గేట్ వద్ద సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నైట్ అలవెన్స్‌లు నిలిపివేయడం తగదన్నారు. వేతనంతో పాటు నైట్ అలవెన్స్‌లు కలిపి ఇవ్వాలని కోరారు. 2022 సంవత్సరం నుంచి 2023 వరకు పెండింగ్‌లో ఉన్న లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన లీవ్ డబ్బులు, మెడికల్ రీయంబర్స్‌మెంట్‌ను ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు దహన సంస్కారాలకు రూ.25 వేలు ట్రెజరీల ద్వారా మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కేఎం సాహెబ్, ఎంఎండీ షరీఫ్, సురేష్ బాబు, వైఆర్ చంద్ర, డీఎం బాష, వలి తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

ఎమ్మిగనూరుటౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్‌యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సొంతభవనాలు ఏర్పాటు చేసి రెగ్యులర్ వార్డెన్లను నియమించాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి హైస్కూళ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. పాఠశాలలు , కళాశాలల్లో ఖాళీగా ఉన్న లైబ్రరీయన్ పోస్టులను భర్తీ చేయాలని, నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేసి ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలి



తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

ఆదోని రూరల్: పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించేలా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గాదిలింగ, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ శ్రీనివాసులు, ఆడిట్ సభ్యుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న పాత పెన్షన్ స్కీం ఉద్యోగుల హక్కు అని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖాతర్ చేయకుండా సీపీఎస్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రుద్రగౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు బసప్ప, బాలాజీరావు, నరసయ్యగౌడ్, ఆవుల బసప్ప, శివకుమార్‌గౌడ్, వెంకటేశ్వర్లు, నాగేంద్ర, లింగన్న, రంగన్న, రాజేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి

ఎమ్మిగనూరు టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీంనే అమలు చేయాలని యూటీఎఫ్ నాయకులు దావీదు, నాగమణి, ఎల్లప్ప డిమాండ్ చేశారు. యూపీఎస్ స్కీం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవికి అందజేశారు.కార్యక్రమంలో నాయకులు దేవపాల్, నరసింహులు, కొలన్న, మల్లారి నాగరాజు, ఎం.రాజ, చంద్రపాల్, శాంతిరాజు, రామాంజినేయులు, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాపోటీల్లో కోసిగి విద్యార్థుల ప్రతిభ



పతకాలు సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం

కోసిగి: జాతీయ క్రీడా దినోత్సవం – 2024 సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో కోసిగి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటి జిల్లాలో మూడవ స్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్‌ఎం ఖలీల్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో హెచ్‌ఎం ఆధ్వర్యంలో.. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన పీఈటీ శ్రీరాములును ఉపాధ్యాయులు శాలువా, పూలమాలలు వేసి మెమెంటో అందజేసి సన్మానించారు. పాఠశాల నుంచి ఇటీవల జాతీయ స్థాయిలో జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన క్రీడల్లో ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, పోటీలలో రాణించి మూడు పతకాలు, రాష్ట్ర స్థాయిలో క్రీడా అసోషియేషన్‌లో 4 పతకాలు సాధించినట్లు వివరించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి మొమెంటోలో అందజేసి అభినందించారు. జాతీయ స్థాయిలో కోసిగి పాఠశాల విద్యార్థులు రాణించడం హర్షణీయమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మూడోసారి ఎస్‌ఎంసీ ఎన్నిక వాయిదా

ఆదోని సెంట్రల్: మండల పరిధిలోని సంతేకూడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నిక ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. శుక్రవారం పాఠశాలలో ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నిక నిర్వహించారు. బీజేపీకి చెందిన నాయకులు కమిటీ చైర్మన్‌గా కొనసాగడానికి పోటీ పడుతున్నారు. నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పోటీపడడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. చైర్మన్‌గా మేమంటే... మేమంటూ నాయకులు పోటీ పడుతున్నారు. ఆదోని మండలంలోని 130 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నికలు జరగగా 123 స్కూళ్లలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంతేకూడ్లూరులోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హానవాళులోని ప్రాథమిక పాఠశాల, ఆర్‌ఆర్ లేబర్ కాలనీలోని పురపాలక ఉన్నత పాఠశాల, సుల్తానపురం ప్రాథమిక పాఠశాల, కొత్తూరు ప్రాథమిక పాఠశాల, సలకల కొండ ప్రాథమిక పాఠశాలలో వాయిదా పడ్డాయి. వీటికి రెండవసారి ఎన్నికలు నిర్వహించగా సంతేకూడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ ఎన్నిక మాత్రం వాయిదా పడింది. మూడోసారి ఎన్నిక నిర్వహించినా తిరిగి వాయిదా పడడం గమనార్హం.